క్లుప్తంగా

బోరులో పుష్కలంగా నీరు



బత్తినవారిపల్లిలో బోరులో పుష్కలంగా నీరు పడ్డ దృశ్యం

ఓడీ చెరువు: డబురువారిపల్లి పంచాయతీ బత్తినవారిపల్లిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆదేశాలతో మంగళవారం పంచాయతీ బోరు వేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి గ్రామంలో బోరు వేయించారు. బోరులో నీరు పుష్కలంగా పడటంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే స్పందించి బోరు వేయించారని తెలిపారు.

నేడు 'గడప గడపకూ మన ప్రభుత్వం'

తనకల్లు: మండలంలోని టి.సదుంలో బుధవారం 7:30 గంటలకు ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు.

వృద్ధులకు కంటి పరీక్షలు



వృద్ధులకు కంటి పరీక్షలు చేస్తున్న వైద్యుడు

తాడిమర్రి: కునుకుంట్ల గ్రామంలో వృద్ధులకు కంటి వైద్యుడు సికిందర్ కంటి పరీక్షలు చేశారు. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఆయన 30 మందికి కంటి పరీక్షలు చేయగా, ఆరుగురు శస్త్ర చికిత్సలు, 15 మందికి కళ్లద్దాలకు ఎంపిక చేశారు. శస్త్ర చికిత్సలకు ఎంపికైన వారికి కంటి శస్త్ర చికిత్సలు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ మనోహర్‌బాబు, ఆరోగ్య కార్యకర్త ఏఎన్ఎం, ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల విషయంలో రాజీపడొద్దు



మాట్లాడుతున్న ఎంపీపీ రమణారెడ్డి

నల్లచెరువు: అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఎంపీపీ రమణారెడ్డి అధికారులకు సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన, ఎంపీడీఓ శకుంతల ఆధ్వర్యంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ గ్రామస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. మండల, గ్రామస్థాయిలో పరిష్కారం కాని సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు కలసికట్టుగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ పంచరత్నమ్మ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, ఆర్ఐ అశోక్, అధికారులు, సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.

నేడు నూతన బస్సు సర్వీసు ప్రారంభం

కదిరి అర్బన్: కదిరి– హైదరాబాదుకు నూతన ఇంద్ర బస్సు సర్వీసును బుధవారం ప్రారంభిస్తున్నట్లు డీఎం మైనుద్దీన్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బస్సు సర్వీసును ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి, ఆర్టీసీ రీజనల్ చైర్ పర్సన్ మాల్యవంతం ప్రారంభిస్తారన్నారు.

మొదటి వేతనం ఆర్డీటీకి విరాళం



ఆర్డీటీకి చెక్కు అందిస్తున్న ట్రైనీ డీఎస్పీ మహేందర్, తండ్రి చిన్నికృష్ణ

ధర్మవరం అర్బన్: పట్టణంలోని సుందరయ్య నగర్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ చిన్నికృష్ణ కుమారుడు సాకే మహేందర్ డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. శిక్షణలో ఉన్న డీఎస్పీ.. మొదటి వేతనంగా వచ్చిన రూ.50 వేల చెక్కును ఆర్డీటీ రీసోర్స్ మొబిలైజేషన్ డైరెక్టర్ సాగర్‌మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ నాగప్పకు తన తండ్రి చిన్నికృష్ణ చేతులమీదుగా అందించారు. పేద ప్రజల సహాయార్థం తన మొదటి వేతనాన్ని అందిస్తున్నానని శిక్షణలో ఉన్న డీఎస్పీ మహేందర్ అన్నారు.

సంక్షేమం, అభివృద్ధి సీఎం జగన్ లక్ష్యం

- 'గడప గడపకూ మన ప్రభుత్వం'లో ఎమ్మెల్యేలు సిద్ధారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి



కదిరి టౌన్: బుక్‌లెట్ అందజేస్తున్న ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి



ధర్మవరం: సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

కదిరి టౌన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరిధిలోని నిజాంవలీ కాలనీ వార్డు సచివాలయం, 15వ వార్డులో షేక్ సెంటర్, రెక్కమాను వీధి, నిజాంవలీ కాలనీలో ఎమ్మెల్యే మంగళవారం గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. సమస్యలు తెలుసుకొని అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. కాలనీవాసులు సిమెంట్, కాంక్రీట్ రోడ్లు, డ్రైన్ నిర్మించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత ఇంజినీరింగ్ అసిస్టెంట్‌తో మాట్లాడి ఎస్టిమేట్లు సిద్ధం చేయాలన్నారు. అలాగే అవసరమైన చోట కరెంట్ స్తంభాలు వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన నాలుగు సంవత్సరాల కాలంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రూ. రెండు లక్షల కోట్లపైగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారన్నారు.అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు, దుష్ట చతుష్టయం బురదచల్లే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీవారిబాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు పరికి సాధిక్‌బాషా, వాల్మీకి పాఠశాల అధినేత అనిల్‌కుమార్‌రెడ్డి, ఇలాహి, దాదాపీర్, అయ్యూబ్, పార్టీ మాజీ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్, కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, కన్వీనర్లు, వలంటీర్లు పాల్గొన్నారు.

శివారు కాలనీల అభివృద్ధికి ప్రత్యేక కృషి

ధర్మవరం: పట్టణంలోని శివారు కాలనీల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఒకటో వార్డు గూడ్స్‌షెడ్‌కొట్టాలలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వార్డులోని ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలువలు శుభ్రం చేయలేదని, వీధి లైట్లు వేయించాలని కాలనీవాసులు ఆయన దృష్టికి తెచ్చారు. తమకు ఇంటి పట్టా వచ్చినా బిల్లు పడలేదని జగనన్న కాలనీలోని ఇళ్ల లబ్ధిదారులు ఎమ్మెల్యేకు విన్నవించారు. వెంటనే హౌసింగ్ ఏఈతో మాట్లాడి బిల్లులు త్వరితగతిన పడేలా చూడాలని ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, తారురోడ్డు నిర్మించినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఏ చిన్న సమస్య కూడా పెండింగ్‌లో ఉండకూడదన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలులో భాగంగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. వాటిని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందించాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, వార్డు కౌన్సిలర్ చెలిమి క్రిష్ణమ్మ, వార్డు ఇన్‌చార్జ్ చెలిమి పెద్దన్న, వైఎస్సార్‌సీపీ వార్డు నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

'ఫ్యామిలీ ఫిజీషియన్'తో మెరుగైన వైద్యం



రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యాధికారి మహేంద్రనాథ్

తాడిమర్రి: ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే ప్రతిష్టాత్మకంగా 'ఫ్యామిలీ ఫిజీషియన్' అమలు చేస్తున్నట్లు వైద్యాధికారి మహేంద్రనాథ్ తెలిపారు. మంగళవారం పెద్దకోట్ల గ్రామంలో 104 వాహన సిబ్బందితో కలసి ఆయన గ్రామస్తులకు వైద్య, చికిత్సలు అందించారు. ఆయన వృద్ధులు, గర్భిణులు, బాలింతలకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన దీర్ఘకాలిక రోగాలతో మంచం పట్టిన వారి ఇళ్లకు వెళ్లి వైద్యపరీక్షలు చేశారు. ఆయన మాట్లాడుతూ వైద్య, చికిత్సల కోసం మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వెళ్లాల్సిన పని లేదన్నారు. పది రోజులకు ఒకసారి గ్రామంలో 104 వాహనం ద్వారా వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ మనోహర్‌బాబు, వైద్య సిబ్బంది, 104 సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్థికసాయం



నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి

తనకల్లు: మండలంలోని మంగదిన్నెపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న అనంత గంగమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి రూ. 50 వేలు ఆర్థికసాయం చేశారు. ఆలయ నిర్మాణానికి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గంగప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

నల్లచెరువు: మండలంలోని పంతులచెరువు గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ అంజనప్ప(38) సోమవారం ముదిగుబ్బలోని బంధువుల ఇంట్లో విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పోస్టు మార్టం కోసం కదిరి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డి ఆస్పత్రి వద్ద అంజనప్ప మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 20 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం దామవాండ్లపల్లికి వెళ్లి వైఎస్సార్‌సీపీ కార్యకర్త వీరనారాయణ (80) మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమణారెడ్డి, ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ యూసుఫ్ సింగల్ విండో అధ్యక్షుడు జయచంద్రరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ రాజశేఖర్, నాయకులు డాక్టర్ శంకర్, నాసు నరసింహులు, అక్బర్, వై రమణారెడ్డి, దామ రవీంద్రారెడ్డి, అశోక్ రెడ్డి, దొడ్డెప్ప, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ సారథి వైఎస్ జగన్



సంక్షేమ పథకాలను వివరిస్తున్న కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి

ధర్మవరం రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ సారథి అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం బత్తలపల్లి మండల కేంద్రంలో ఏపీ కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి సూర్యప్రకాష్ బాబు, ఎంపీపీ గజ్జల వెంగల్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్ జయరామిరెడ్డి తదితరులతో కలిసి గుడ్‌మార్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ఆరాతీశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగి, సంక్షేమ పథకాల కోసం ఎదురుచూశామని, ప్రస్తుతం వలంటీర్లు ఇళ్లవద్దకు వచ్చి పథకాలు అందిస్తున్నారని ప్రజలు సంతోషంగా తెలిపారు. కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కమతం ఈశ్వరయ్య, సర్పంచ్ అక్కిందామోదర్, రాంభూపాల్‌రెడ్డి, కాశమ్మ, ఈడిగ కాశప్ప, వెంకటరమణ, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఎడ్లబండ్ల ప్రదక్షిణ

నల్లమాడ: మండల పరిధిలోని వంకరకుంట సమీపంలో వెలసిన పసిబాల చిన్నమ్మ అమ్మవారి పరుష మహోత్సవంలో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగానే ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను చిన్నమ్మ దేవత గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు పానకము, ప్రసాదాలు పంచిపెట్టారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా మండల నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పరుష జరిగే చిన్నమ్మ తోపు జనసంద్రంగా మారింది.

వీఓఏలకు శిక్షణ

ఎన్పీకుంట: మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో వీఓఏలకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. 'లోకోస్' మొబైల్ యాప్ నిర్వహణపై రెండు రోజులుగా శిక్షణ ఇస్తున్నట్లు ఏపీఎం రమణప్ప తెలిపారు. లోకోస్ (లోక్ అంటే ప్రజలు, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్) అంటే ప్రజల చేత నిర్వహించబడేదని ఆయన వివరించారు. ఈ యాప్ ద్వారా సంఘాల పుస్తకాల నిర్వహణ, పుస్తకాల ఆవశ్యకత, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చారు. బుధవారం శిక్షణ తరగతులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీసీలు నరసింహారెడ్డి, శ్రీనివాసరావు, బాబాసాబ్, ఇస్మాయిల్, వీఓఏలు పాల్గొన్నారు.

అక్రమ లే అవుట్లపై అధికారుల కొరడా



తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అక్రమంగా వేసిన లేఅవుట్‌లో సరిహద్దు రాళ్లను తొలగిస్తున్న రెవెన్యూ, పంచాయతీ అధికారులు

ఎన్పీకుంట: మండల కేంద్రంలో అక్రమంగా వేసిన లేఅవుట్లను తహసీల్దార్ రవినాయక్, పంచాయతీ కార్యదర్శి రమేష్ మంగళవారం పరిశీలించారు. అనధికారికంగా వేసిన లే అవుట్లను గుర్తించి తొలగించారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్రమంగా వేసిన లేఅవుట్లను గుర్తించి బాధ్యులకు నోటీసులు అందించామన్నారు. పలువురు నోటీసులు తీసుకొని ప్రభుత్వ నిబంధనల మేరకు పత్రాలు తీసుకు వస్తామన్నారని, కానీ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల సర్వే నెంబరు 274-2లో 1.36 ఎకరాలో అక్రమంగా వేసిన లే అవుట్లకు సంబంధించి యజమానులకు నోటీసులు ఇచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వ్యవసాయ భూమిలో అక్రమంగా లేఅవుట్లు వేయడంతో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమక్షంలో సరిహద్దు రాళ్లను తొలగించామన్నారు. లేఅవుట్లు వేయదలచిన వారు తప్పకుండా పంచాయతీ అనుమతి పొంది, ప్రభుత్వ నిబంధనల మేరకే వేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వీఆర్ఓ అనూష, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకృతి సంరక్షణపై అవగాహన



శిక్షణ తరగతులకు హాజరైన చిన్నారులు

పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడేందుకు కృషి చేయాలని పాస్టర్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. వేసవి సెలవులు సందర్భంగా కర్ణాటకనాగేపల్లి వద్ద ఉన్న కింగ్స్ చర్చిలలో రెండు రోజులపాటు 200 మంది పిల్లలకు ప్రకృతి సంరక్షణపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగానే మంగళవారం పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రకృతిపై పిల్లలకు అవగాహన కల్పించారు. క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాస్టర్ సులోమియా, పాస్టర్ అజయ్, సరేష్ మలాకీ, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

కొత్తచెరువు: ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్ర వాహనం అదుపు తప్పిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు... కొత్తచెరువు మండలంలోని లోచర్ల గ్రామానికి చెందిన పోతులయ్య, హరి, రాఘవేంద్ర పుట్టపర్తి వైపు నుంచి ద్విచక్ర వాహనంలో కొత్తచెరువు వైపు వెళ్తున్నారు. అయితే డాక్టర్ బావి వద్ద ముందు వెళుతున్న కారును ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదవశాత్తూ కింద పడ్డారు. పోతులయ్యకు కాలు విరగగా, హరి, రాఘవేంద్రలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ లింగన్న తెలిపారు.

వాహనదారులకు హెల్మెట్ అత్యవసరం

కనగానపల్లి: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రం కనగానపల్లిలో రోడ్డు ప్రమాదాలు నివారణ, రహదారి నిబంధనలపై రవాణా, పోలీస్ అధికారులు వాహదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి హిందూపురం మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ సీవీ రమణ హాజరై, రహదారి నిబంధనలను తెలియజేశారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనంలో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడరాదని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. వాహనదారులు లైసెన్సు కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వాహనదారులు పాల్గొన్నారు.

నేడు మండల సమావేశం

ఎన్పీకుంట: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ఆదినారాయణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ఎంపీపీ ఈటి రాము అధ్యక్షతన సమావేశం జరుగుతుందని, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచులు, అధికారులు హాజరు కావాలన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

అమడగూరు: కర్ణాటక రాష్ట్రంలో బుధవారం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల్లో విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఐ నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బిక్లారు క్రాస్, రామనాథపురంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను పరిశీలించారు. అలాగే చుట్టుపక్కలున్న ప్రాంతాలను తనిఖీ చేశారు. దారిలో వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసే పంపాలన్నారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకటనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

ఏళ్ల నాటి రహదారి సమస్య పరిష్కారం



తారురోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

ధర్మవరం: ఏళ్ల నాటి రహదారి సమస్యకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పరిష్కారం చూపారు. పట్టణంలోని మొదటివార్డు గూడ్స్‌షెడ్‌కొట్టాలలో తారు రోడ్డును ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వేయించారు. ఆ రోడ్డును మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. కొన్నేళ్లుగా గూడ్స్‌షెడ్‌కొట్టాల వార్డుకు రహదారి సదుపాయం లేక, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని తారురోడ్డు నిర్మించారు. అనంతరం ఎమ్మెల్యే రోడ్డును ప్రారంభించిన అనంతరం మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ భాగ్యలక్ష్మి, వార్డు కౌన్సిలర్ చెలిమి కృష్ణమ్మ, వార్డు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ చెలిమి పెద్దన్న, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమయపాలన తప్పనిసరి

ఓడీ చెరువు: ఉపాధి పనుల్లో కూలీలకు సమయపాలన తప్పనిసరిగా అని, కనీస వేతన కూలీ రూ. 272 పడే విధంగా పనులు చేయాలని ఎంపీడీఓ పోలప్ప అన్నారు. మంగళవారం ఓడీ చెరువు మండలం ఇనగలూరు గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీల హాజరు, మస్టర్లను పరిశీలించారు. కూలీలతో మాట్లాడుతూ ఉదయం, సాయంత్రం రెండుపూటలా పని చేయడం వల్ల వడదెబ్బకు గురికాకుండా ఉంటారన్నారు. మంచినీరు బాగా తాగాలలని సూచించారు. నీరసం అనిపిస్తే నీడకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రతి రోజూ కూలీలకు మార్కింగ్ ఇవ్వాలని ఎస్ఆర్ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ హనుమంతరెడ్డి,ఫీల్డ్‌అసిస్టెంట్ శివారెడ్డి తదితరులు ఉన్నారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం

ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల వద్ద చిల్లా హరి అనే యువకుడు పురుగుల మందు సేవించి, మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుడు పట్టణంలోని దుర్గానగర్‌కు చెందిన వాడని సమాచారం. చేనేత మగ్గం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

సమస్యల పరిష్కారమే ధ్యేయం



ఓడీచెరువు: జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని తిలకిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

ఓడీ చెరువు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మంగళవారం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన వీసీలో ఎంపీడీఓ పోలప్ప, ఈఓఆర్డీ రాజశేఖర్, సర్పంచులు తొట్లి రంగారెడ్డి, రామచంద్రారెడ్డి, కార్యదర్శులు ప్రకాష్, ఎస్ఆర్ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీధర్, ఆర్ఐ నాగేంద్ర సిబ్బంది పాల్గొని తిలకించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. టోల్‌ఫ్రీ నంబర్ 1902 కాల్ చేసి నేరుగా సీఎంకు చెప్పుకోవచ్చన్నారు.

నల్లమాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వీసీ ద్వారా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఎంపీడీఓ రామచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ సూర్యనారాయణ, మండల కన్వీనర్ కుళ్లాయ నాయక్, సచివాలయ కన్వీనర్ షంషీర్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్

కడప అర్బన్: జల్సాలకు అలవాటుపడి బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.16 లక్షల విలువైన 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల టౌన్ సుందరయ్య నగర్‌కు చెందిన మల్లెపోగు ప్రసాద్, మైలవరం మండలం బుబుసానిపల్లెకి చెందిన గువ్వల పుల్లారెడ్డి, ఎర్రగుంట్ల అంబేడ్కర్ నగర్‌కు చెందిన దండు నరసింహులు, ప్రకాష్‌నగర్‌కు చెందిన పిక్కిలి చరణ్‌కుమార్... సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్లను లక్ష్యంగా చేసుకుని మారు తాళాలతో అపహించుకెళ్లేవారు. వైఎస్సార్ జిల్లాతోపాటు, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాలు, తెలంగాణా, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఆరు నెలల వ్యవధిలోనే 25 మోటార్ సైకిళ్లను దొంగలించారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లితో పాటు సి.కొత్తపల్లెలో రెండు, అనంతపురం 4వ పట్టణ పోలీస్‌స్టేషన్, గుంతకల్లు పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు మోటార్ సైకిళ్లు దొంగలించినట్లు విచారణలో తేలింది. నిందితులను ఈ నెల 8వ తేదీ సాయంత్రం ఎర్రగుంట్ల టౌన్ సమీపంలో అదుపులోకి తీసుకుని 21 మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు.

బహిరంగ ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియచేయడమేమనగా మా కక్షిదారురాలు అయిన యం.కె. మంజుల తండ్రి : కరణం నారాయణ మూర్తి, చంద్రప్రియ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెం.404, రైల్వేస్టేషన్ దగ్గర, అనంతపురము అనువారికి తన పెద్దల నుండి సంక్రమించిన ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిలో 1/6వ వంతు భాగము కొరకు తన అక్కలు అయిన 1) యం. కె. సుధామణి 2) యం.కె. గాయత్రి 3) యం.కె. కాత్యాయని 4) యం.కె. మైత్రేయి మరియు అన్న అయిన యం.కె. సుబ్బారావ్ గార్లపైన మహారాజశ్రీ ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో ఓ.యస్. నెం.6/2021 భాగపరిష్కారం దావా పై కోర్టులో వేసియున్నారు. అందులకు ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులు పై కోర్టులో పెండింగులో వున్నవి. ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులలో పైవారు యం.కె. కాత్యాయని, యం.కె. సుబ్బారావులు కలిసి షెడ్యూలు దాఖలా ఆస్తులు యందు ప్లాట్లు వేసి అమ్ముచూపుటకు ప్రయత్నము చేయుచున్నారని మా కక్షిదారురాలుకు తెలిసినది. కాబట్టి ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులుపై పైవారు కానీ ఇతరులతో కానీ ఎటువంటి లావాదేవీలు కానీ, క్రయ, విక్రయాలు కానీ ఎటువంటి అగ్రిమెంటు కానీ, ఎలాంటి అన్యాక్రాంతము చేసిన అవి చట్టరీత్యా చెల్లనేరవు. ఒక వేళ ఎవరైన అతిక్రమించినచో అటువంటి వారిపైన మా కక్షిదారురాలు తీసుకొనబోవు సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదురని తెల్పడమైనది.

షెడ్యూలు

Properties situated in RD of Ananthapuramu SRD of Dharmavaram within the limits of Chigicherla Village of Dharmavaram Mandal.

1. Govt. Dry Sy. No. 342-5 Extent Ac. 1-05 cents FULL
2. Govt. Dry Sy. No. 105-1 Extent Ac. 0-04 cents FULL
3. Govt. Dry Sy. No. 342-1 Extent Ac. 1-76 cents FULL
4. Govt. Dry Sy. No. 339-3 Extent Ac. 0-72 cents FULL
5. Govt. Dry Sy. No. 333-1 Extent Ac. 0-66 cents FULL
6. Govt. Dry Sy. No. 113 Extent Ac. 7-93 cents FULL
7. Govt. Dry Sy. No. 109 Extent Ac. 8-90 cents FULL
8. Govt. Dry Sy. No. 481-1 Extent Ac. 4-20 cents FULL
9. Govt. Dry Sy. No. 478-1 Extent Ac. 1-54 cents FULL
10. Govt. Dry Sy. No. 480 Extent Ac. 2-74 cents FULL
11. Govt. Dry Sy. No. 121-1 Extent Ac. 2-02 cents FULL
12. Govt. Dry Sy. No. 364-2B Extent Ac. 2-21 cents FULL

Total Extent Ac.33-77 cents FULL

13. House with open site situated in Chigicherla Village bearing D.No. 1-3 in an extent of Ac.0.08 cents in the middle of the village bounded by : East : House of Thimmakka; West : Well and house of Bheemireddy ; North : Dilapidated houses of Hanumantha Reddy & others; South : Rastha.

D. SHYAM SUNDER, G. MAHESH
Advocates, Anantapuramu.
Cell : 9440258700, 8886664059
D. Vijaya Raghavendra, Advocate, Dharmavaram.